Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 5

(Jan. 6, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 5

(Jan. 6, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

తెలంగాణాకు వెళ్ళిన రాయబారవర్గ సభ్యుని విడుదల

బెజవాడ, జనవరి 5

ఇంతకుముందే తెలంగాణాకు వెళ్ళిన రాయబారవర్గ సభ్యులను దేశముఖ్ రౌడీలు పీడించడం, ఆ తరువాత నైజాం పోలీసులు అరెస్టుచేయడం పాఠకులకు తెలుసు. వీరిలో మొదట మస్తురును, తరువాత గోపాల చిరికిరాలరావుగారిని ఇదివరకే విడుదలచేశారు.

మూడవ వారైన తోగాపుల రామారావుగారిని నల్లగొండ జైలునుండి రాత్రి 12 గంటలకు విడుదలచేసి, బ్రిటిష్ ఇండియా సరిహద్దువద్ద విడిచిపెట్టారు.

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 6—1—47 సోమవారం [సంచిక 5

రంగూన్‌లో విద్యార్థులసమ్మె

మిలిటరీని తొలగించనందుకు

రంగూన్, జనవరి

రంగూన్ యూనివర్సిటీలోవున్న మిలిటరీ దళాల పూర్తిగా తొలగించమని విద్యార్థులు చాలసార్లు ప్ర త్నాన్ని కోరారు. కాని, ప్రభుత్వం కదలనందున జన 15 నుంచి 31 వరకు సమ్మెచేయాలని విద్యార్థి సం తీర్మానించింది.

నిర్బంధ గ్రూపింగుకు వర్కింగ్‌కమిటీ ఆమోదం

నాయకుల ఉల్టాసిదా!

ఢిల్లీ, జనవరి 5

రేపే జరుగబోవు అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో క్రింది తీర్మానం వర్కింగ్‌కమిటీ ప్రవేశ పెడుతుంది:

"నవంబరు నెలాఖరున మీరట్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశం తర్వాత జరిగిన ఘటనలను, 1946 డిసెంబరు 6వ తేదీన బ్రిటిష్‌ప్రభుత్వం చేసిన ప్రకటనను, డిసెంబరు 22 న కాంగ్రెసు వర్కింగ్‌కమిటీచేసిన ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించి అఖిలభారత కాంగ్రెసుకమిటీ కాంగ్రెసువాదులకు యీదిగువ విధంగా సలహానిస్తూంది.

"1946 డిసెంబరు 22వ తేదీన వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటనను అఖిలభారత కాంగ్రెసుకమిటీ ఆమోదిస్తూంది. అందులోని అభిప్రాయాల నంగీకరిస్తూంది.

"ఏవిషయామైనా నిర్వచించడంలో తగాయిదా వస్తే ఫెడరల్‌కోర్టు ముందు వుంచడానికి కాంగ్రెసు ఎప్పుడూ సిద్ధంగానే వుంది. కాని, బ్రిటిష్ ప్రభుత్వం ఈమధ్య చేసిన ప్రకటనల ఫలితంగా ఫెడరల్‌కోర్టు నిర్ణయానికిపెట్టడం, మంచిదీకాదు; లాభమూ లేదు. రెండుపార్టీలవారూ అకోర్టునిర్ణయాలకు ఒప్పుందవదేటట్లయితేనే కోర్టు ముందు పెట్టవలసివుంటుంది.

"స్వతంత్రభారతదేశానికి తయారుచేయబడే రాజ్యాంగం సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజల నమ్మకాన్ని పొందాలనీ, అది ప్రజలచేతనే తయారు చేయబడాలనీ యీ కమిటీ దృఢంగానమ్ముతూంది. పైగా రెవరూ ఆవిషయంలోకలగజేసుకోకూడదు. ఏరాష్ట్రం మీదగాని, రాష్ట్ర భాగంమీదగాని, మరొక రాష్ట్రంయొక్క ఒత్తిడివుండడానికి వీలులేదు.

1946 మే 16 న బ్రిటిష్ మంత్రులు ప్రకటించిన ప్రణాళిక, 1946 డిసెంబరు 6న బ్రిటిష్ ప్రభుత్వం చేసిన నిర్వచనము, కొన్ని రాష్ట్రాలకు (ముఖ్యంగా అస్సాం, సరిహద్దు రాష్ట్రాలకు) ఇబ్బంది కలిగిస్తూందని అఖిలభారత కాంగ్రెసుకమిటీ ఎరుగును. ఆయా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిని కాంగ్రెసు నిర్బంధించదు. బ్రిటిష్‌ప్రభుత్వం కూడా నిర్బంధించకూడదనే సిద్ధాంతాన్ని వొప్పుకుంది.

"స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని తయారుచేసే కార్యక్రమాన్ని రాజ్యాంగసభ కొనసాగించవలసిందేనని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ యొక్క అభిప్రాయం. ఇందు కన్నిపార్టీలూ సహకరించాలి. అనేక నిర్వచనాలవల్ల వచ్చిన చిక్కుల్ని తొలగించాలి. కాబట్టి, గ్రూపులకుసంబంధించిన కార్యవిధానంలో బ్రిటిష్‌ప్రభుత్వంచేసిననిర్వచనంప్రకారమే పనిచేయవలసిందని సలహా ఇస్తూంది. కాని, ఒక్క విషయంమాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. దీనివలన ఏ రాష్ట్రాన్నీ నిర్బంధానికి లోబడమన్నట్లుకాదు. పంజాబులోని శిక్కుల హక్కులకు భంగం కలుగకూడదు. ఒక రాష్ట్రంమీదగాని, రాష్ట్రంలోని కొంతభాగంమీదగాని అవిధంగా నిర్బంధం వచ్చేపక్షంలో వారు తమ ప్రజాభీష్టాన్ని రక్షించుకొనేందుకు అవసరమని తోచిన విధంగా చర్యతీసుకునేందుకు అధికారముంది. ముందుముందు పరిస్థితులలో వచ్చేమార్పుల్ని పట్టి కార్యక్రమం వేసుకోవలసివుంటుంది గనుక, పరిస్థితుల్నిపట్టి వ్యవహరించవలసిందని అఖిలభారత కాంగ్రెసుకమిటీ వర్కింగ్ కమిటీకి సలహా యిస్తూంది. అలా వ్యవహరించేటప్పుడు రాష్ట్రీయ స్వాతంత్ర్య సిద్ధాంతాన్ని మనసులో వుంచుకోవాలి."

భయం, అనుమానం పోవాలి

ప్రార్థన సభలో గాంధీజీ

చండీపూర్, జనవరి 3

నేడు గాంధీజీ మకాంచేస్తున్న చండీపూర్ శ్రీరామ్‌పూర్‌కు దక్షిణంగా 3 మైళ్ళలో వుంది. ఇక్కడ శరణార్థులకు ఒక సత్రం వేయబడింది. అందులో అప్పుడు 45 గురు మాత్రమే వున్నారు. ఇక్కడ గాంధీజీ సూచన ప్రకారం ఒక శాంతి సంఘం పని చేస్తూంది. ఇక్కడ వుండే నాలుగు రోజుల్లోనూ గాంధీజీ చుట్టుపక్కల గ్రామాలు చూచి రాదలచారు.

నిన్న సాయంకాలం ప్రార్థనా సభలో ఇలా చెప్పారు:

"నేను రెండు మతాలవారిమధ్య సామరస్యం కలుగజేయడానికి వచ్చానేగాని, ఒకరిమీద ఒకరిని రెచ్చగొట్టడానికి కాదు. హిందూ-ముస్లిం ప్రజల హృదయాలనుంచి భయం — అనుమానం తొలగినప్పుడే ఐకమత్యం పొసగుతుంది."

గ్రామాల పరిస్థితుల్ని గురించి చెబుతూ గాంధీజీ యిలాఅన్నారు:

"మనదేశంలో ధనికులు మరింత ధనవంతులుగను, బీదవారు మరింత బీదలుగనూ అవుతున్నారు. ధనిక బీద భేదం ప్రకృతి సిద్ధంకాదు. సమానత్వం, సోదరత్వం సంఘానికి పునాదులుగా వుండేటట్లు మనం సమాజస్థితిని మార్చుకోవాలి. భవిష్యద్భారతదేశంలో ఆలోపాలులేని ప్రభుత్వం స్థాపించబడాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను."

ఆమోదించడానికి కారణం

(మా విలేఖరి)

ఢిల్లీ, జనవరి 4

గ్రూపింగు విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింలీగును బలపరచినందుకు కారాలు మిరియాలు నూరిన పటేల్‌వర్గంకూడా, దాన్ని ఆమోదించడమే ఉత్తమమని భావిస్తున్నారు. అలా ఆమోదించకపోతే, బ్రిటిష్ ప్రణాళికనే వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తుందనీ, తాత్కాలిక ప్రభుత్వంనుంచికూడా రాజీనామా పెట్టేటట్లు బలవంతపరుస్తుందనీ, భావిస్తున్నారు. అప్పుడు కాంగ్రెసు మంత్రివర్గాలనుంచి రాజీనామా పెట్టి సత్యాగ్రహానికి దేశాన్ని తయారుచేయాలి. ఇందుకు అనుకూలంగా నాయకులు ఎవరూలేరు.

గ్రూపుల్లో చేరితే బయటపడ్డం కష్టం

సరిహద్దు స్పీకరు ప్రకటన

లాహోరు, జనవరి 4

సరిహద్దురాష్ట్ర అసెంబ్లీ స్పీకరు అల్లా నవాజ్‌ఖాన్ పత్రికా విలేఖరులతో యిలా చెప్పారు:

"నిర్బంధ గ్రూపింగుకు అంగీకరిసే

ప్రజా ప్రతినిధులకు అఖండవిజయం

ఫ్రెంచి ఇండియాఅసెంబ్లీ ఎన్నికలు

పుదుచ్చేరి, జనవరి 4

ఫ్రెంచి ఇండియా జాతీయ ప్రజాపక్ష సంఘటన(నేషనల్ డెమాక్రటిక్‌ఫ్రంటు)కి సెంబరు 15 వ తేదీన జరిగిన శాసనసభ ఎన్నికలలో అఖండ విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలలో 32 స్థానాలు దీనికి లభించాయి. కమ్యూనిస్టులు తదితర అభ్యుదయ కాములు ఈ సంస్థను బలపరిచారు. పుదుచ్చేరికి ప్రత్యేకింపబడిన 22 స్థానాలు, యానాంలో 2 స్థానాలు ఈసంస్థకే వచ్చాయి. కరైకల్, మాహీ, చంద్రనగర్ నియోజకవర్గాల్లో 8 స్థానాలొచ్చాయి.

జనవరి 6 న పుదుచ్చేరిలో కొత్త శాసనసభ సమావేశమవుతుంది

సత్యాగ్రహానికై

గోవాలో 19 గురి అరెస్టు

మార్గోవా, జనవరి 28

పౌరసత్వ హక్కులకై సాగుతున్న వుద్యమం సందర్భంలో నేడు నవగోవా, కార్మెలిమ్‌లలో మొత్తం 19 గురు అరెస్టు చేయబడ్డారు. ప్రతినెల 8, 18, 28 తేదీలలో గోవాలో ఈ వుద్యమం నడపబడుతూంది.

గోవాలోని అన్నితరగతుల ప్రజలలోనూ సత్యాగ్రహోద్యమాన్ని వ్యాపింపచేయడానికై మారుమూలల్లోకూడా సభలు జరుగుతున్నాయి.

ఎన్నికల రోజున శ్రీనగర్‌లో హర్తాళ్

శ్రీనగర్, జనవరి 4

నేడు జమ్మూ, కాష్మీర్ స్టేట్ అసెంబ్లీకి సంస్థానం అంతటా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 40 స్థానాలలో 20 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలలో హెచ్చు పలుకుబడిగల జాతీయమహాసభ ఎన్నికలను బహిష్కరించింది. దానికి దగ్గరలోవుండే నవజవాన్ సభయొక్క ప్రతినిధి తన పోటీని వుపసంహరించుకొన్నాడు. వోటర్లను పోలీసులు భయ పెడుతున్నారని ప్రకటించాడు.

జాతీయ మహాసభ నేడు హర్తాళ్‌చేయవలసిందని ప్రకటించింది. బస్సు, లారీలు ఓటర్లను తీసుకు వెళ్ళడానికి ఇవ్వవలదని వారి వారి సంఘాలు హెచ్చరించాయి. నేడు శ్రీనగర్‌లో హర్తాళ్‌జరిగింది. నల్లజెండాలు రోడ్డుమీద వందలకొలది గుచ్చారు.

నగరంఅంతా మిలిటరీ కావలాకాస్తూంది.

బర్మా నాయకుని లండన్‌ప్రయాణం

కలకత్తా, జనవరి 2

జనరల్ ఆంగ్‌సాన్ లండన్ సంప్రతింపులకై వెళుతూ, విమానంలో ఇక్కడ దిగాడు. ఆయన ఇలా చెప్పారు:

"బర్మా గవర్నరు కార్యనిర్వాహక సంఘాన్ని సర్వాధికారాలుగల తాత్కాలిక ప్రభుత్వంగా మేము మార్చదలచుకున్నాం. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలలో మా ప్రధాన ... కలిగిన ప్రజా

నిర్బంధ విధానపు ఓటమి

ప్రజల మనోనిబ్బరం సడలలేదు

తెలంగాణాలో దాడుల అనంతర పరిస్థితి

[మా రాజకీయ విలేఖరి]

హైదరాబాద్, జనవరి 3

నైజాం నిరంకుశ ప్రభుత్వం గత రెండు మాసాల నుండి నల్లగొండజిల్లా గ్రామాలపై ఎడతెగని మిలిటరీ దాడులు చేయిస్తూ ప్రజలపై రాక్షసకృత్యాలు, తీవ్రమైన హింసాకాండ జరిపింది. దీనియందు ప్రభుత్వ ఉద్దేశమేమి? తన ఉద్దేశాన్ని ప్రభుత్వం సాధింపజాలిందా?

కమ్యూనిస్టులు "విప్లవం" లేపదలచారు గనుక ఇట్టి చర్య తీసికోవలసి వచ్చిందని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇది పచ్చి బూటకమని వేరే చెప్పనవసరం లేదు. యదార్థమేమంటే తమ యుద్ధానంతర ప్లాను జయప్రదంగా సాగించుకొనుటకు సామ్రాజ్యవాదులు, సంస్థాన నిరంకుశ పరిపాలకులు సంస్థానాలయందలి ప్రజాఉద్యమాలనుఅణచ ప్రయత్నిస్తున్నారు. అందుకొరకై హైద్రాబాదు ప్రజా ఉద్యమాలకు పురోగాములుగానున్న ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ ట్రేడ్ యూనియన్ ఉద్యమాలను అణచుటకు పూనుకొన్నారు.

ఈ దాడి ఒక సంవత్సరం క్రితమే ఆరంభించారు. మొదట కేసులు పెట్టి ప్రజలను కార్యకర్తలను జైళ్ళకుపంపి ఉద్యమాన్ని అణచాలెనని జూచారు. అల్లా సాధ్యంగాకపోతే దేశముఖుల రౌడీలను, రిజర్వుపోలీసులను ఉపయోగించారు. ఇప్పుడు మిలిటరీ దాడులు చేయిస్తున్నారు.

ప్రభుత్వం తన ఉద్దేశాన్ని సాధింపజాలిందా? అనేది రెండో ప్రశ్న.

అధికార్లలో, మిలిటరీలో నిరుత్సాహం

ప్రభుత్వం అపజయం పొందిందని పరిస్థితులు వేనోళ్ళ చాటుచున్నవి — మెం పు యుద్ధంద్వారా ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు గొట్టిన సివిల్, మిలిటరీ అధికార్లలో నిరుత్సాహం వస్తున్నది. ప్రజలు ఇన్నిహింసాకాండలకూ, దుష్ప్రచారానికీ, గురియౌతున్నప్పటికి గుండె నిబ్బరం గోల్పోలేదు. గట్టిగా ధైర్యంగా ఉన్నారు. నేటివరకు జిల్లాలో ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు పట్టుబడలేదు. ప్రజలు కార్యకర్తలను పట్టియ్య నిరాకరించారు. వ్యతిరేకు లెవరైన పట్టిస్తే ఊరుకోమని ప్రజలు చాటుచున్నారు.

"నిర్బంధవిధానాన్ని ఓపికతో ఎదిరించాలి. సంఘాలను మాత్రం ప్రభుత్వం తుడిచిపెట్టలేదు. చివరకు ప్రజలకే విజయం" అనే భావం ప్రజల్లో వసిజేస్తున్నది.

లంచాలిచ్చి దాడులు చేయించినా ఫలితంసున్న

150 మంది దేశముఖులు, పటేలుపట్వారీలు ప్రజావెల్లవకు భయపడి సూర్యాపేట టౌనులో మిలటరీ ఛత్రచ్ఛాయలక్రింద తిష్ఠవేసి కూర్చున్నారు. అధికార్లకు వేలకువేలు లంచాలిచ్చి తమ గ్రామాలమీద దాడి చేయిస్తున్నారు. లంచాలుకూడా దొరుకుచున్నందుకు అధికార్లుసంతోషిస్తున్నారు.

సూర్యాపేట దేశ్ముఖు కుందూరు లక్ష్మీకాంతరావు, పాతసూర్యాపేట దాదివరకు మిలటరీకైన ఖర్చంతా భరించాడు. వందల కొలది బియ్యం బస్తాలు, మిలిటరీ క్రూర

వెంకటరెడ్డి రు 3000, రాగిపహాడు మజ్యారలీ రు 1200, లంచంగా ఇస్తున్నారు. సూర్యాపేట స్థానిక మార్కెటుదార్లుకూడా దీనిలో భాగ లయ్యారు.

వీరి గ్రామాలపై దాడులు జరిగిన తిరిగి తమ గ్రామాలకు వెళ్ళడానికి లేదు. ముఖ్యంగా పులిగిల్లలో జరిగిన టనలు వీరిని గాభరాపెట్టుచున్నవి. ప్రజలపై (భువనగిరి తాలూకా) దాడిచేసి ముగ్గుర్ని చంపారు. ప్రజల రక్షణకై ఎమురుదాడిచేశారు. ఒక అమీదారు (హెడ్ కానిస్టేబిల్), పట్వారి, పేష్కారు (హెడ్‌క్లార్కు) సంఘటనలో చనిపోయారు. హెడ్‌ బిల్ శవాన్ని సూర్యాపేటకుతెచ్చారు దృశ్యాన్నిజూచి సూర్యాపేట రౌడీలు పులిగిల్లపై దాడిచేయుటకు చారు. అధికార్లు కాల్చిచంపివేస్తాం రించినా, పోలీసులు వినలేదు. పంపుకోవలసి వచ్చింది. అంతేగా జిల్లానాయకులు, కార్యకర్తలు పోవడం వీరికి సింహస్వప్నంగా ఒక్కకమ్యూనిస్టునుకూడా నల్లగొండ లేకుండా చేసి మిమ్ములను క్షేమంగా లకు పంపిస్తామని తాలూక్దారు హామీ దట అదేమీ జరుగలేదు. వీరిల తరగతికి చెందినవారు, యదార్థ పరిస్థితి గ్రహిస్తున్నారు. ఈ విధంగా మి ఎంతకాలం కాపాడబడతాం, ప్రజ రాజీ చేసికొని ఎందుకు లకు వెళ్ళగూడదని తీవ్రంగా కుంటున్నారు. కొందరు పెద్ద దేశ మాత్రం అధికార్లకిచ్చిన లంచాలను కార్యకర్తల ఇండ్లను గుండాలచే దో రాబట్టుకో ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వ కృత్రిమ నాటకం

ప్రభుత్వం, అధికార్లద్వారా వెట్టి, పన్నులు, లంచాలకు వ్యతి ప్రచారం చేయించి, యువరాజ పర్యటన ఏర్పాటుచేసి, తన అపజ కప్పిపుచ్చుకొనుటకై కృత్రిమ నాట చున్నది. తాలూక్దారు, తాహసీల్దారు లలో పటేలు పట్వారీలను. రైతు సమావేశపరచి, "వెట్టి వద్దు — లంచాలివ్వవద్దు — గొర్రెలు, గుడ్లు ఇవ్వవద్దు - సరియైన ఇవ్వనిదే వ్యవసాయ కూలీలుపనిచే కమ్యూనిస్టుపార్టీఆంధ్రమహాసభలలో గ్రామస్థులు తమ గ్రామసంఘాలు వచ్చును వెట్టి, లంచాలు, అక్రమ తీసికున్నవారికి మూడు సంవత్సరాల వేస్తాం" అని ప్రచారం చేస్తున్నారు.

ప్రజల దురవస్థలను తొలగి ప్రభువరేణ్యులు ఒకకమిషన్ నియ రనియు, నిర్బంధంలోఉన్న ప్రజల వులను విడిచిపెట్టుటకు ఆజ్ఞలు ఇచ్చి రనియు, కరపత్రాలు పంచి పెట్టబడు

ప్రజలీ ప్రచారం నందుండే బాగా తెలిసికొంటున్నారు. ఇంత ప్రజలు దరఖాస్తులు తీసుకుపోతే లచే తన్నించేవారు. వీరికి నేడిట్టి దాక్షిణ్యమెందుకు కలిగినవి? ఇదంతా తాము త్యాగాలుచేసి, రక్తాన్ని

Microfilmed from photocopy

ప్రజాశక్తి
1947 జనవరి 5 : సోమవారం

చలపల్లి ఎస్టేట్ రైతులపై 144 సెక్షన్

చల్లపల్లి ఎస్టేటులోని వివిధగ్రామాలకు కృష్ణలంకల భూములలోనికి వెళ్ళ రైతులను నిషేధిస్తూ ప్రభుత్వాధి 144 వ సెక్షను ప్రయోగించారు.

చల్లపల్లి ఎస్టేట్ లంకల్లో రైతులపై నిషేధాజ్ఞలు

భూముల్లో అడుగేపెట్టరాదని కొత్త ఉత్తర్వులు జమీందారుని దురాక్రమణకు పోలీసుమద్దతు

చల్లపల్లి, జనవరి 3

చల్లపల్లి యెస్టేటులోని చిప్పలకట్ట గ్రామ రైతులు 39 మందిపైన నడిమిలంక, పోతరాజుదిబ్బ, పొట్టివానిలంక యను భూములలో ప్రవేశించరాదని 144 సెక్షన్ యిచ్చారు.

వ్యవసాయ ఆదాయంపై పన్ను

మద్రాసుప్రభుత్వం ప్రకటించిన చిత్తు బిల్లు

పన్ను బరేట్లు

మినహాయింపు

మదనపల్లిప్రాంతంలో ప్లేగు వ్యాపకం

ఈనాంగ్రామాల్లో జిరాయితీ హక్కును రద్దుచేయరాదు

కృష్ణాజిల్లా ఈనాం రైతుమహాసభలో తీర్మానాలు

బెజవాడ, జనవరి 1

"జమీందారీలు, అగ్రహారాలు పుట్టక ముందునుండికూడ రైతు భూమిపై హక్కు కలిగివున్నారు. యీనాందారీలు, జమీందారీలు ఒకే వర్గానికి చెందిన మన్సబ్దారులు. కనుక జమీందారీలతోపాటు ఈనాందారీ విధానాన్నికూడ రద్దు చేయాలంటూ"

క్రాంతిబీడీ కార్మికులు మొత్తం 23 అరెస్టులు

వేటపాలెం, జనవరి 3

కార్మికుల అరెస్టుకు ప్రజల అసమ్మతి

హిందూ - ముస్లిం ఐక్యప్రదర్శనం

హిందూప్రెస్‌లో వర్కర్లు బరతరఫు

ద్వితీయ బాపట్లతాలూకా కమ్యూనిస్టు మహాసభ

ద్వితీయ ఒంగోలు తాలూకా కమ్యూనిస్టు మహాసభ

అప్పుగుండూరులో 12, 13 తేదీల్లో జరుగుతుంది. 12 వ తేదీ ఉదయం గం 8

విజ్ఞప్తి

భారత రైతుల సత్యదారిద్ర్యానికి బ్రిటిష్‌వాళ్ళ కృత్రిమపరిపాలనే కారణం

ఈ చెంప కొడితే ఆ చెంప యివ్వడం సజ్జనునివద్దేకాని, దుర్జనునివద్ద పనికిరాదు

తూర్పుగోదావరిజిల్లా కమ్యూనిస్టు మహాసభలో ఉపన్యాసాలు

మండపేట, జనవరి 1

కర్నూలు జిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు అయిన పి. తలపంగారెడ్డిగారు ఆహారకమిటీ సభ్యుడుగాకూడ ఉంటున్నారు. వీరు తన స్వగ్రామమైన అనుమలవీడుకు చెందిన చెరిమెళ్ళ, మదారుపల్లి, అనుమలపల్లి, చోళ్ళవీడు గ్రామాలలోని రిటైల్ కిరసన్ డీలర్లును 12 మైళ్ళ దూరములోనున్న కంభానికి మార్పించారు. ఆ కోటానేమో తన యిష్టంవచ్చిన గ్రామాలకు - అనుమలవీడుకు 8 డబ్బాలు, ఆకివీడుకు 11 డబ్బాలు, రాచర్లకు 8 డబ్బాలు హెచ్చు చేయించుకున్నారు.

పైగ్రామాలవారు కంభంనుంచి కిరసిన్ తెచ్చుకోవాలంటే చాల వ్యయ ప్రయాసలకులోనుగా వలసి వస్తుంది.

గ్రామకమిటీలలో స్వార్థపరుల పెత్తనం

కంట్రోలు వస్తువుల పంపకంలో పక్షపాతం

తూమరుంట గ్రామానికి మూడునెలలనుండి సీమనూనె రావటంలేదు. నెలకు 3 డబ్బాలు కోటావస్తున్నా హోల్‌సేల్ డీలరు తనకుకావలసిన వారికి మాత్రమే యిస్తూ మిగతాది బ్లాకుమార్కెటులో అమ్ముకుంటున్నారు. అధికారులు కలిపించుకొని చర్యతీసుకోవాలి అని జి. పెద తిమ్మప్పగారు వ్రాస్తున్నారు.

కమిటీ సభ్యులు, కాంగ్రెసువారు తీసుకొని గుడ్డ యివ్వకుండా "గాడితో చెప్పుకోండి" అంటు నా దిట్ట కొట్టబోయారు. అని గ్రామ కమిటీ సభ్యులు జంపన పాపన్న వ్రాస్తున్నారు.

కాంగ్రెసుకు ఓటివ్వలేదట! గుడ్డయివ్వరట!!

దొంగపేర్లతో కోటా అపహరణ

లేనందువల్ల గుడ్డల కోటావస్తున్నప్పటికి పంచకుండా, బ్లాకుమార్కెటులో అమ్ముకుంటున్నారు. బట్టలులేక ప్రజలేమో యిబ్బంది పడుతున్నారు.

శర్మగారి వత్తిడిపై ఆఖరుకు ప్రెసిడెంటుగారే చీట్లు యిచ్చారు. ఇంతాచేసి చీట్లుపొందుతే స్టోర్సు ప్రెసిడెంటు వింతా మల్లికార్జునరెడ్డిగారు (ఆహార

కున్నాడు. ఇట్టి అక్రమాలు ఆహారకమిటీ అధ్యక్షుణ్ని తన స్థానంనుండి తొలగించాలి.

గవర్నరు మెహర్బానీకై గిడ్డంగులలో ధాన్యరాసులు

తిండి గింజలకై ప్రజల దీనాలాపాలు

కర్నూలుజిల్లా కంభం తాలూకాలో మొదట వర్షంలేక, తర్వాత అధికవర్షములచేత రెండవ పైరు పోయినది. ఈ తాలూకాలో పుష్కలంగా పైర్లు

లేవని గ్రామకమిటీ ప్రెసిడెంట్లు తాలూకా ఆఫీసు చుట్టూ తిరుగలేక అవస్థపడుచున్నారు. వర్షములు లేక యెండిన పైర్లను అక్టోబరు ప్రారంభములో కోతలు కోసినారు. ఆ నెలంతయు ఆ

రెండువేలబస్తాల ధాన్యము చేస్తానని వాగ్దానముచేసి వెళ్ళారు. ఆ వాగ్దానమును చెల్లించుకొవటానికి గవర్నరు పర్యటనకు సంబంధించిన డిపోల్లో స్టాకులేనందున, సప్లయి చేశారని తెలుస్తున్నది. పరిమార్కాపురం డిప్యూటీ తహసీలుదారుగారు 200 బస్తాల రాగులు పుల్లంసుండి కంభం తాలూకాకు కొనవచ్చునని తెలియజేసినారు. పిదప గిద్దలూరు తహసీలుదారు బస్తాలు గిద్దలూరు టపునుకూ, వాటిని తాలూకాలోని పెద్ద గ్రామాలకు జనాభానుబట్టి గ్రామానికి 10,20

మన స్వాతంత్ర్య సమరంలోని అంతర్భాగమే వీట్-నామ్ పోరాటం

వీట్-నామ్‌కు భారత నాయకుల సానుభూతి

ఢిల్లీ, జనవరి 4

కాంగ్రెస్ అధ్యక్షుడు కృపలానీ వీట్-నామ్ పరిస్థితులపై యీక్రింది ప్రకటన చేశారు.

"వీట్-నామ్‌ను గురించి వచ్చే వార్తలు ఆందోళనకరంగా వున్నాయి. తమ స్వాతంత్ర్యాన్ని ఎక్కువగా ప్రేమించే ఫ్రెంచివారు ఇతర ప్రజల స్వాతంత్ర్యాన్ని అపహరించడం విచారకరం."

"ఈమధ్య ఫ్రెంచి ఎన్నికలలో విప్లవశక్తులు గెలిచినందుకు సంతోషించాము. ఫ్రెంచి పాలనీతిలో మార్పు వస్తుందనుకున్నాము. ఏ ప్రభుత్వం అయినా ఒకసారి అధికారంలో పెట్టుబడిదారులు, దోపిడిదారులు, స్వార్థపరులు అంతా సామ్రాజ్యవాదులే" అని కృపలానీ మొట్లాడారు. కృపలానీ ఇలా అన్నారు:

"ఫ్రెంచి ప్రజలపట్ల మనకు స్నేహపూర్వకమైన అభిమానం ఉంది. నాజీలవారిపై పోరాటం సాగించినపుడు మన సానుభూతి వారికి లభించింది. కాని, ఈనాడు ఫ్రెంచి సామ్రాజ్యవాదులతో పోరాడుతున్న వీట్-నామ్ ప్రజల పట్ల మా సానుభూతి తెలియ చేస్తున్నాము."

"... బలంతో మరో దేశాన్ని పరిపాలించే దేశం, తమ అంతరంగిక సమస్యలలో అభివృద్ధికరమైన పేరు, పంథాను అనుసరించినా, ... పాలిత దేశాల క్షేమాన్ని కాపాడ... చిన్నా పెద్దా అనే భేదం లేక అన్ని దేశాలకు స్వాతంత్ర్యం వస్తే తప్ప ప్రపంచ శాంతి, క్రమబద్ధమైన అభివృద్ధులలో ... ఆసియా ప్రజల న్యాయమైన ... వాంఛను, ఆయుధబలంతో ... ఇప్పుడుగాకపోతే మరి ... అయినా, గతయుద్ధం కంటే ఘోరమైన మరో యుద్ధం తప్పదు. దానికి ... అగ్రరాజ్యాలు తమ అధికారాన్ని ... ఉపయోగిస్తారో, దానివిలువే వాటిపై ... శత్రువు ఆక్రమించి పరాధీన ... వున్నప్పుడు తాము చెప్పిన ప్రవచనాలు ఈనాడు ఫ్రెంచివారు మరచిపోయి ... ఈనాడు స్వాతంత్ర్యం అనుభవించు ... ప్రజలు తమ ... శక్తివల్లనే ... ముక్తి లభించలేదని హిట్లరుకు ... ప్రపంచ అభ్యుదయ శక్తులన్నీ ... వల్లనే లభించిందని మరచిపో... ఈనాడు హిట్లర్ చచ్చిపోయినా, ... పొందిన దేశాలలో హిట్లర్ భావాలు ... పోయినట్లు తోస్తుంది."

... కమ్యూనిస్టు పార్టీ మొదటినుండి ... ప్రజల తరఫున నిలబడింది. ... ప్రకటనయే అందుకు ప్రబల ...

ప్రపంచ ప్రజలు వీట్-నామ్‌తో ... కోరుతున్నారు

ఫ్రెంచి కమ్యూనిస్టు పత్రిక ప్రకటన

వీట్-నామ్‌పై ఫ్రెంచి సామ్రాజ్యవాదుల ... ఖండిస్తూ ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ ... కమిటీ పత్రిక అయిన "ఫ్రాన్స్ ..." ఇలా వ్రాసింది:

"ఇండో-చైనాలో వీట్-నామ్ ప్రజల ... ఫ్రెంచి సైనికుల రక్తము ... గట్టడము, అక్కడ యుద్ధ ... ప్రేరేపించినవారికి అప్రధానమైన ...

యుద్ధజ్వాలలను యింకా తీవ్రంచేసే ... వాడు పిచ్చింతగా సాగిస్తు ... అభివృద్ధి నిరోధకుల పత్రిక అయిన ... పద్ధతిని సంతోషంతో "ఇక శాంతి ... లకు అవకాశంలేదా" అని తన ...

... ద్యాంశులవారూ, గుత్తవ్యాపారస్తులూ ఇంకో దైనా తమ చేతుల్లోంచి జారిపోవడం చూసి భూచుకోలేకపోయారు.

"వారు, బహూతేలిగ్గా మార్గం ఆలోచించారు. రాక్షస పద్ధతులతో వీట్‌నామ్ ప్రజలను అణచి, ఫ్రెంచి శాస్త్రవేత్తలూ, విజ్ఞాన నేత్తలూ, ప్రజలందరూ లంభించిన వలన దేశ పీడనను తిరిగి వారినెత్తిమీద రుద్దడమే వీరు ఆలోచించిన మార్గం.

"ఫ్రెంచి, వీట్-నామ్ ప్రజల అమూల్య రక్తాన్ని చిందించడం మానండి అనివీట్‌నామ్ అధ్యక్షుడు ఆవేదనతో సందేశం ఇస్తే, (అదంతా మోసపు మాటలు." అని దుమ్మెత్తిపోయడానికి ఈ పెద్దమనుషులు సాహసించారు. కాని, నిజానిజాలు ఫ్రెంచి ప్రజలకు తెలుసు. ఇంకో చైనాలో, లోగడ జపాను దురాక్రమణదారులను, విచీద్రోహులను ఎదిరించి వీట్-నామ్ దేశభక్తులూ, ఫ్రెంచి గెరిల్లాలూ భుజంభుజం కలిపి పోరాడారు. అలాంటి వీట్-నామ్ ప్రజలపట్ల అనుసరించవలసిన మార్గం యుద్ధం కాదని ఫ్రెంచి ప్రజలకు తెలుసు.

"లోగడ, విచీ ప్రభుత్వపు పద్ధతులనే అనుసరించబోతే సిరియా, లెబనాన్‌లలో ఏమయిందో, ఫ్రాన్సు పరపతి ఎంతపడిపోయిందో ఫ్రెంచి ప్రజలు మరచిపోలేదు.

"మళ్ళీ అలాంటి దుస్సంఘటనే జరగాలని ఫ్రెంచి ప్రజలు కోరడంలేదు.

"శాంతియుత సంప్రదింపులకు అవకాశం దాటిపోలేదనికూడా వారికి తెలుసు. చేసుకున్న ఒడంబడికలను కాలదన్నబోతే చిక్కులు తప్పవనే గుణపాఠాన్ని ఈ సంఘటనలు ఫ్రెంచిసామ్రాజ్యవాదులకు నేర్పుతున్నాయి. లోగడ కుదుర్చుకున్న ఒడంబడిక షరతులను చిత్తశుద్ధితో అమలు జరిపితే ఇప్పుడయినా వీట్-నామ్-ఫ్రాన్సు ప్రజలిద్దరికీ శ్రేయస్కరము. ఫ్రెంచి ప్రజాతంత్రయోగ్యత నిలబెట్టగల ఒడంబడిక జరగ గలదని ఫ్రెంచిప్రజల నమ్మకము."

వలంటీరు సేనను పంపాలి

శరత్‌బోసు విజ్ఞప్తి

కలకత్తా జనవరి 4

వేలకొలది భారతీయ యువకులు వీట్-నామ్ రిపబ్లిక్ సైన్యాల పక్షాన పోరాటానికి వలంటీర్లుగా చేరాలని విజ్ఞప్తిచేస్తూ శరత్ చంద్రబోస్ ఇలా అన్నారు.

"ఇండియా ఆసియాల భవిష్యత్తు ఈనాటి వీట్-నామ్ యుద్ధరంగంలో నిశ్చయింపబడుతోంది. ఇండో-చైనాలో యుద్ధం అతి క్లిష్టదశలో ప్రవేశించింది. బాల్యదశలోనున్న వీట్-నామ్ రిపబ్లిక్‌ను అణచి నాశనంచేసి, తమ వలసరాజ్య ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పాలని ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ప్రయత్నిస్తున్నారు.

"ఇండో-చైనా సంగ్రామం, కేవలం ఆదేశ ప్రజల స్వాతంత్ర్య సంగ్రామం మాత్రమే కాదు. అది యావదాసియా ప్రజల పోరాటంలో అతిప్రధానమైనభాగం.

"వీట్-నామ్ భవిష్యత్‌తో కొంతవరకు ఇండియా భవిష్యత్తుకూడా కలిసివుంది. యావత్ ఆసియా స్వాతంత్ర్య దృష్టిలో ఉంచుకొన్నప్పుడే భారతదేశ స్వాతంత్ర్యానికి అర్థం ఉంటుంది. మన భవిష్యత్ భద్రతకు హామీ, ఆసియా అంతటా సామ్రాజ్యవాదులను నాశనం చేయడమే అయితే, వీట్-నామ్ ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం జరుపుతున్న వీరోచిత యుద్ధంపట్ల మనం ఉపేక్షవహించి ఊరుకోలేము. ఒట్టి సానుభూతి, మంచిమంచి తీర్మానాలూ నిష్ప్రయోజనం. కార్యాచరణ కావాలి. ఇండియా, ఆసియాల భవిష్యత్తు వీట్‌నామ్ యుద్ధరంగంలో నిశ్చయింపబడుతోంది. అందుచే ఆసియా స్వాతంత్ర్యసిద్ధికై భారతీయ యువకులు వీట్‌నామ్ యువకులతో చేయిచేయికలపాలి. రక్తం ధారపోయాలి.

నేనలతో కలిసి పోరాడటానికి వాలంటీర్లుగా చేరతారని ఆశించుతున్నాను.

భారత కార్మికుల ప్రతిన

కలకత్తా, జనవరి 3

"ఫ్రెంచి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వీట్‌నామ్ ప్రజలకు భారతీయకార్మికుల నైతిక సహకారమేగాక, అవసరమైతే ఆచరణలో కూడ సహకారం వుంటుంది" అని అల్ ఇండియా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మృణాళ్‌కాంతిబోస్ ప్రకటించారు.

వలసమంత్రి బెదిరింపు

పారిస్, జనవరి 4

ఫ్రెంచివలసమంత్రి మౌటెట్, హనోయి నుంచి వెళ్ళిపోతూ పత్రికా విలేఖరులతో ఇలా అన్నారు:

అనే నగరంవద్ద ఒక డచ్చి సైనిక దళం, ఈనిర్ణయానికి భంగకరంగా సరిహద్దునుదాటి వెళ్ళింది. వెంటనే అక్కడి ఇండొనీషియా సరిహద్దు రక్షకదళం వారిపై తుపాకులు ప్రేల్చింది. దానితో రెండువక్షాలకు ఘర్షణ ప్రారంభమయింది. ఇంతలోనే అక్కడి డచ్చి సైనికాధికారివచ్చి ఇండొనీషియా అధికారులను కలుసుకొని, జరిగిన దానికి క్షమాపణ తెలుపుకున్నాడు

ముందు జాగ్రత్త కోసం ఇండొనీషియా వారు అక్కడ కొన్ని అదనపు సేనలను వుంచారు.

కొటమూసోమ్ అనే ప్రదేశాన్ని కూడా డచ్చి సేనలు, అక్రమంగా ఆక్రమించుకున్నాయి.

ఆల్బేనియాతో బ్రిటను గిల్లి కజ్జాలు

న్యూయార్కు, జనవరి 3

అక్టోబరులో కొన్ని బ్రిటిష్ యుద్ధనావలు ఆల్బేనియా ప్రజారాజ్యానికి చెందిన సముద్రంలోకి అక్రమంగా ప్రవేశించాయి. అప్పుడు అక్కడ మందుపాతరలు తగిలి రెండునావలు పాడైపోయాయి. వాటికి తగిన నష్టపరిహారంఇచ్చి, క్షమాపణ కోరుకుంటూవాలేదా అని బ్రిటిషు సామ్రాజ్యవాద ప్రభుత్వం ఆల్బేనియాను బెదిరిస్తూ డిసెంబరు 9 న ఒక తాఖీదు పంపింది.

తమ సముద్రంలోకి అక్రమంగా జొరబడిన నావల నష్టానికి తామే మాత్రం బాధ్యులము కాము అని ఆల్బేనియా జవాబు పంపింది.

ఇప్పుడు ఈవిషయాన్ని భద్రతామండలి ఎదుట పెట్టి నిశ్చయించుకున్నారంటూ బ్రిటిష్ ప్రభుత్వం రష్యా, అమెరికా, ఫ్రాన్సు ప్రభుత్వాలకు తెలియజేసింది.

చల్లపల్లి హైస్కూల్లో విద్యార్థుల అరెస్టులు

చల్లపల్లి, జనవరి 4

కాలపరిమితిలేకుండా మూయబడిన చల్లపల్లి హైస్కూలు జనవరి 2న పురయం 12 గంటలకు తెరవబడింది. విద్యార్థి ఫెడరేషన్ సభ్యులు యథావిధిగా సమ్మె సాగిస్తూ పికెటింగు చేశారు.

అప్పటికే విద్యార్థి కాంగ్రెసు నాయకత్వం లొంగిపోయింది. దీనివల్ల పోలీసులకు అదును దొరికింది. డిప్యూటీ కలెక్టరు సర్కిల్ ఇన్‌స్పెక్టరు, పోలీసులు అందిరాగా, పికెటింగు చేయువారిని "శాంతియుతంగా" లాగివేస్తే తాము స్కూల్లోకి వెళ్ళుతామని విద్యార్థి కాంగ్రెసు నాయకులు పోలీసులతో అన్నారు. 2 గంటలవరకు పికెటింగు శాంతియుతంగాను జయప్రదంగాను సాగింది. ఓర్వలేని పోలీసులు బాలురను బాలికలను - పికెట్ చేస్తున్న మొత్తం 14మందిని బలవంతంగా దారుణంగా

పరమాణుశక్తి పరిశోధన ఇండియాలో కూడ జరగాలి

ప్రజల శ్రేయస్సుకైదాన్ని వినియోగించాలని నెహ్రూ

ఢిల్లీ, జనవరి 4

ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్న పూసా నేషనల్ ఫిజికల్ లేబరేటరికి శంకుస్థాపనచేస్తూ, నెహ్రూ యిలా ఉపన్యసించారు:

"త్వరలోనే మనం ఒక పరమాణుశక్తి పరిశోధనాలయం స్థాపించుకోవలసియుంది. అటంబాంబులు తయారుచేయడంకాదు మన ఉద్దేశం. భవిష్యత్తులో అటంశక్తి చాల ప్రధానమైనపాత్ర వహిస్తుంది. వైద్యశాస్త్రంలో దాని అమోఘఫలితాలు యిదివరకే కనబడ్డాయి. ఎక్కడైనాసరే మనం దానినపహోయంత్రో పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకోవచ్చు. భూగోళ పరిస్థితులు అటంకాలుగా ఉండవు.

"మన దేశంలో పెద్ద పెద్ద నదులకు ప్రాజెక్టులు, డాములు, బారేజీలు కట్టి, మానవుని సంపద నభివృద్ధి చేయడానికెన్నో స్కీములు తయారవుతున్నాయి. అమెరికాయందలి టెనాసీలోయ ప్రాజెక్టును మించిన స్కీములున్నాయి. అవన్నీ పరిశీలించిన నాకు, దేశం ఎంత ఐశ్వర్యవంతం అవుతుందో ఊహించినప్పుడల్లా నా హృదయం ఉద్రూతలూగుతుంది.

అయితే, మనదేశం ఇంత వెనుకబడి ఉండడానికి కారణం ధనాభావంకాదు; నిపుణులు తగినంతమంది లేకపోవడమే. సామ్రాజ్య ప్రభుత్వాలు యుద్ధాలకు సొమ్ము ఖర్చు పెట్టవలసినప్పుడు ధనాభావం కనబడదు; ప్రజల శ్రేయోభివృద్ధి కవసరమైన స్కీములకు మాత్రం ధనాభావం వస్తుంది. ఇండియాలో ఏ స్కీము అయినా, డబ్బులేక పోవడంవల్ల ఆగిపోరాదు.

"ఇక నిపుణుల విషయం. మనదేశంలో చాలమంది యువకులు విశ్వవిద్యాలయాలలో నిపుణులుగా తయారవుతున్నారు. కాని, వారికి అవకాశాలు లేనందువల్ల ఉద్యోగాలు చూచుకోవలసివస్తుంది. అనేకమంది యువకులు ఎందుకూ పనికిరాని పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అట్టి యువకులందరికీ మంచి తరిఫీదు యివ్వాలి. అయితే అందుకు తగ్గ అవకాశాలు కూడా వారికి చూపెట్టాలి.

"మన దేశంలో కావలసినంత సహజ సంపద ఉంది. దాన్ని వినియోగంలోకి తీసుకురావడం ఎలాగ - అనేదే ప్రశ్న. ఇట్టి పరిశోధనాలయాలు బాగా పనిచేసి, నిపుణుల్ని తయారు చేయవలసి యుంది.

"ఇదివరలో శాస్త్రపరిశోధనలు సాంఘిక వ్యవస్థలనే మార్చివేశాయి. చాలవరకు అవు కొని తలంపుగా ఆ మార్పులు జరిగాయి. కాని, నేటి పరిస్థితి వేరు. నేడు మనం ఎన్నో మార్పులు కావాలని తీసుకొస్తున్నాం. మన మార్గంలో ఎన్నో అవరోధాలు ఉన్న మాట నిజమే. కాని, వాటన్నిటిని మనం ఎదుర్కోవలసియుంది.

"దెయ్యాలూ, దేవతలూ అంటే పూర్వం ప్రజలు భయపడేవారు. శాస్త్ర పరిశోధనం వల్ల అమూఢవిశ్వాసాలు చాలవరకు తొలగిపోయాయి. కాని, ఇంకా మూఢనమ్మకాలు చాలావున్నాయి. వాటిని తొలగించడం శాస్త్ర పరిశోధకుల కర్తవ్యం."

పొగాకు కనీసధరల సబ్‌కమిటీ కార్యక్రమం

గుంటూరు టుబాకో మార్కెట్ కమిటీ నియమించిన కనీసధరల సబ్‌కమిటీ 19—12—46 నుండి 23—12—46 వరకు నర్సారావు పేట, సత్తెనపల్లి తాలూకాల్లో పర్యటనం చేసింది. వర్జీనియా పొగాకు పండే ప్రాంతాల్లో యీ దిగువ సూచించిన విధంగా పర్యటనం చేయటానికి యేర్పాటు చేయబడింది.

తేదీ					
6—1—47	ఉదయం	9	,,	ఏటుకూరు (గుంటూరు తా॥)	
,,	సాయంత్రం	3	,,	ప్రత్తిపాడు	,,
,,	,,	7	,,	పెదనందిపాడు (బాపట్ల తా॥)	
7—1—47	,,	7	,,	పరుచూరు	,,
8—1—47	ఉదయం	10	,,	ఇంకొల్లు	,,
,,	మధ్యాహ్నం	1	,,	గంగవరం (వం-గోలు తా॥)	
,,	సాయంత్రం	6	,,	భీమవరం	,,
9—1—47	మధ్యాహ్నం	1	,,	మేదరమెట్ల	,,
,,	సాయంత్రం	5	,,	త్రోవగుంట	,,
10—1—47	ఉదయం	9	,,	ఉప్పుగుండూరు	,,
,,	సాయంత్రం	5	,,	నిడమలూరు	,,
11—1—47	ఉదయం	9	,,	టంగుటూరు	,,
,,				గుంటూరు (తిరిగి వచ్చుట)	
12—1—47	సాయంత్రం	3	,,	గుంటూరులో వ్యాపారస్తుల, మొగ మతిదార్ల సమావేశము	

పాప్యులర్ అల్యూమినియం వర్క్స్

కొత్తపేట, బెజవాడ

నాణ్యమైన అన్నిరకముల అల్యూమినియం పాత్రలు సరసమైన ధరలకు దొరకును.

మల్లిశెట్టి సూర్యనారాయణ,
మేనేజింగు ప్రొప్రయిటరు

పరిశుభ్రమైన ఫలహారాలకు

విశాల

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

★

నేతాజీ రెస్టారెంట్

END OF ISSUE